క్లుప్తంగా

విద్యార్థినికి ఆర్థిక సహాయం



రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినికి ఆర్థిక సహాయం అందిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం: రాజమండ్రిలోని ఓ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ఆర్.సుచిత్రకు రోటరీ ఆధ్వర్యంలో శనివారం విద్యాప్రోత్సాహకాన్ని అందించారు. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ (ఎలెక్ట్) దాకారపు కృష్ణ నివాసంలో రోటరీ కార్యదర్శి బవిరిశెట్టి హనుమాన్ తిలక్ నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని సుశీల ఆసుపత్రి అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వ్యక్తిగత వితరణగా అందించిన రూ.30వేలను విద్యార్థిని ఆర్ సుచిత్రకు కళాశాల ఫీజ్ నిమిత్తం అందజేసినట్లు దాకారపు కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, రోటరీ అధ్యక్షులు రొంగల దేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

లోవోల్టేజీ సమస్య పరిష్కారం



కోమట్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్

కుక్కునూరు: మండలంలోని కోమట్లగూడెం గ్రామస్తులు గత కొన్ని రోజులుగా లోవోల్టేజీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు విద్యుత్ శాఖ డీఈ రాధాక్రిష్ణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఈ పాపారావును ఆదేశించారు. డీఈ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది శుక్రవారం కోమట్లగూడెంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. కాగా సమస్యను తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరించిన డీఈ రాధా క్రిష్ణకు, విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్ఈబీ దాడులు



దాడుల్లో బెల్లపు ఊటను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్న డ్రమ్ములు

చింతలపూడి: చింతలపూడి ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో శనివారం దాడులు నిర్వహించారు. చింతలపూడి, ఏలూరు ఎస్ఈబీ ఇన్‌స్పెక్టర్లు డీఎస్‌వీవీ ప్రసాద్, పి.సునీల్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం, కామవరపుకోట మండలం కామవరపుకోటలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగిరెడ్డిగూడెంలో మూడు కేసులు నమోదు చేసి, 60 లీటర్ల నాటుసారాను సీజ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. అలాగే 2100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. కామవరపుకోటలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారా సీజ్ చేసినట్లు చెప్పారు.

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు



అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం: ఇటీవల కామవరపుకోట బస్టాండ్లో భిక్షాటన చేస్తూ మృతి చెందిన అనాథ మృతదేహానికి జంగారెడ్డిగూడెం శ్మశానవాటికలో శనివారం తడికలపూడి పోలీసులు రామ్‌కుమార్, నాగార్జున సారథ్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు జయవరపు శేఖర్ అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

రైతులను ఆదుకోవాలి

బుట్టాయగూడెం: గిట్టుబాటు ధర కల్పించాలని, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు తలారి ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన అసైన్డ్ భూముల ఆర్డినెన్స్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సముద్రాల బాలసుందరం, కరింపూడి సుందరరావు, సాలి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం

టి.నరసాపురం: బొర్రంపాలెంలో వాసవీ, వాసవీ వనిత క్లబ్‌ల నూతన కార్యవర్గం ఎంపిక గవర్నర్ కంచెర్ల మోహన్‌రావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. వాసవీ క్లబ్ అధ్యక్షులుగా ఇమ్మడి శ్రీకాంత్, కార్యదర్శి జూలూరి కిరణ్, కోశాధికారి బచ్చు గణేష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలుగా కొనకళ్ళ మౌనిక, కార్యదర్శి జూలూరి గీత, కోశాధికారి కంభంపాటి వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అతివల ఆర్థికాభివృద్ధికి ఆసరా

- నాలుగు విడతలుగా రుణమాఫీ చెల్లింపులు
- ఆనందంలో డ్వాక్రా సంఘాల మహిళలు
- సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న మహిళామణులు



బుట్టాయగూడెంలో ఆసరా చెక్కును అందజేస్తున్న దృశ్యం (ఫైల్)



బుట్టాయగూడెంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు(ఫైల్)

బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాల్లో ఒకటైన వైఎస్సార్ ఆసరా పథకం మహిళలకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. మహిళలే మహారాణులనే నానుడిని నిజం చేస్తూ మహిళల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. నాడు పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పథకం కింద 2019 ఏప్రిల్ వరకూ బ్యాంక్‌ల వద్ద పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం దశలవారీగా మాఫీ చేస్తుంది. ఇప్పటివరకూ నాలుగు దశల్లో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది.

మహిళలను మోసం చేసిన టీడీపీ

టీడీపీ ప్రభుత్వం హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం జరిగింది. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల్లోని రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎవరూ ఆ రుణాలను చెల్లించవద్దంటూ నాడు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సీఎం కుర్చీ ఎక్కాక ఆ హామీని పక్కనపెట్టి రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారు. కాగా 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలు గు దశల్లో డ్వాక్రా రుణ మాఫీ సొమ్ము మహిళలు ఖాతాల్లో జమ చేయడంతో మహిళా సంఘాల కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు విడతల్లో రూ. 176.76 కోట్లు మాఫీ

పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కొయ్యలగూడెం, టి.నర్సాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో సుమారు 6200 డ్వాక్రా సంఘాల్లోని 59170 మంది సభ్యులకు సుమారు రూ. 176.76 కోట్ల వరకూ నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకంలో సొమ్ములు చెల్లించినట్లు వెలుగు ఏరియా కోఆర్డినేటర్ సీహెచ్ సుబ్బారావు తెలిపారు. నాలుగు విడతలుగా మహిళా సంఘాల ఖాతాలో మాఫీ సొమ్ములు జమ కావడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ మహిళలు ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గంలో మొత్తం మండలాలు	7
మొత్తం గ్రామ సంఘాలు	6,200
ఆసరా లబ్ధి పొందిన సభ్యులు	59,170
జమ అయిన మొత్తం సొమ్ము	రూ.176.76 కోట్లు

రుణపడి ఉంటాం



డ్వాక్రా సంఘాల అప్పులను దశలవారీగా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సీఎం జగనన్న నెరవేర్చారు. మా గ్రూప్ సభ్యులకు సుమారు రూ.2 లక్షల వరకూ ఆసరా పథకంలో డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులను సక్రమంగా వినియోగించుకుంటున్నాం. జగనన్నకు రుణపడి ఉంటాం.

– కణితి చంద్రకళ, ఝాన్సీ రాణి గ్రూప్, సీతప్పగూడెం, బుట్టాయగూడెం మండలం

జగన్ మళ్లీ సీఎం కావాలి



2019 ఎన్నికల్లో జగనన్న ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తూ నిరూపిస్తున్నారు. ఇప్పటివరకూ నాలుగు విడతలుగా మా గ్రూప్ సభ్యులకు రూ.లక్ష వరకూ సొమ్ములు చెల్లించడం జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను.

– తాతి ఉమామహేశ్వరి, దీవెన గ్రూప్, సీతప్పగూడెం, బుట్టాయగూడెం మండలం

జగన్‌తో అన్ని వర్గాలకు మేలు



మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది.

– తెల్లం రాజ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, దుద్దుకూరు

పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు

జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, బాలభోగం నివేదన, తోమాలసేవ, తీర్థ ప్రసాదగోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామం నుంచి కాలినడకన వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించి అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ పి.భవానీ ప్రసాద్ స్వామివారిని దర్శించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. జంగారెడ్డిగూడెం చెందిన మధు, రాధిక దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో మానికల రాంబాబు పర్యవేక్షించారు.

ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు

పోలవరం రూరల్: పోలవరం మండలం ప్రగడపల్లి షుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగడపల్లి గ్రామానికి చెందిన పెనుబాక లక్ష్మి (40), భర్త బాబురావు వారి కూతురు, అల్లుడు, బంధువులతో కలిసి ఆటోలో తాళ్లపూడి హాస్పిటల్‌కు వెళుతుండగా షుగర్ ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో పెనుబాక లక్ష్మి భర్త బాబురావు తలకు గాయాలు కాగా, ఆటోలో ఉన్న మరో వ్యక్తి మెరుపమ్ రమణమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించినట్లు తెలిపారు. శీలం బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్ కుమార్ తెలిపారు.

రాజవరం సర్పంచ్‌కి శిక్షణ పత్రం జారీ



రాజవరం సర్పంచ్ తుక్కయ్యకు శిక్షణ పత్రం అందజేస్తున్న దృశ్యం

కొయ్యలగూడెం: స్మార్ట్ పంచాయతీ, ఈ గవర్నెన్స్ గ్రామీణ అభివృద్ధి అంశాలపై తీసుకున్న శిక్షణకు గాను ధ్రువీకరణ పత్రం పొందినట్లు రాజవరం సర్పంచ్ ఏలేటి చిన్న తుక్కయ్య శనివారం పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ పంచాయతీ, ఈ గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌చే (ఎన్ఐఆర్డీ) పలు అంశాలపై జాతీయ స్థాయిలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ కోర్స్ డైరెక్టర్ సత్య ప్రభ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సర్పంచ్‌ల బృందం పాల్గొన్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దడంలో మెలకువలను శిక్షణలో నేర్చుకున్నట్లు తుక్కయ్య తెలిపారు. చివరి రోజున సత్యప్రభ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నట్లు చెప్పారు.

సీనియర్ ఫొటోగ్రాఫర్‌కు సత్కారం



యూనియన్ సమావేశంలో ఫొటోగ్రాఫర్‌ను సన్మానిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం: ఫొటోగ్రఫీ రంగం ఎంతో విలువైనదని సీనియర్ ఫొటోగ్రాఫర్ గంటా ప్రభాకర్ అన్నారు. జంగారెడ్డిగూడెం ఫొటో, వీడియో అండ్ మిక్సింగ్ యూనిట్ యూనియన్ సమావేశం శనివారం జరిగింది. యూనియన్ అధ్యక్షులు సోమరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్ ప్రభాకర్‌ను శాలువ, మొమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయన శిష్యులైన యూనియన్ కార్యదర్శి కొప్పుల బాలకృష్ణ(బాలు), జువ్వల విజయ్ వెండి కడియంతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ యూనియన్ గుర్తించి తనను సత్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి చండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి



కనకాద్రిపురంలో స్వయం సహాయక గ్రూపు సభ్యులకు సూచనలిస్తున్న డాక్టర్ మానస

కొయ్యలగూడెం: మహిళలు ఆర్థికంగా ఎదగాలని డాక్టర్ మానస సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సతీమణి డాక్టర్ మానస శనివారం కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామలోని గుడ్ హెల్త్ మిల్లెట్స్ ఫుడ్స్ పరిశీలించారు. కనకాద్రిపురం గ్రామంలో మదర్ థెరిస్సా మహిళా స్వయం సహాయక సంఘం తయారు చేస్తున్న ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.విజయరాజు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు గురించి వివరించారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ మానస అభిప్రాయపడ్డారు. సాటి మహిళగా తాను కూడా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు. ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆమె చెప్పారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, స్త్రీ నిధి బ్యాంక్ డైరెక్టర్ తోట కృపామణి నలుగురు మహిళలతో చేస్తున్న వివిధ ఉత్పత్తులు గురించి వివరించారు.

సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి



మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కంభం విజయరాజు

చింతలపూడి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కంభం విజయరాజు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పత్రికా విలేకరుల పాత్ర ప్రముఖమైనదని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేది పత్రికలే అన్నారు. తాను స్థానికుడినని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై విశ్వాసంతో చింతలపూడి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ సమస్యలపైనా, చేయాల్సిన అభివృద్ధి పనులపైనా తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీ సుందరీకరణకు ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ. 3కోట్లు చొప్పున రూ. 6 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్లు జిల్లా కలెక్టర్ తనకు తెలిపారని, త్వరలోనే రెండు పట్టణాలను అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, ఎన్నికల నోటిఫికేషన్‌లోపే కొన్ని రహదారులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్య రంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న నవరత్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి మీడియా సహకారం అవసరం అని తెలిపారు. తనను నియోజకవర్గంలో గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, ఎంపీపీ డాక్టర్ రాంబాబు నాయక్, జెడ్పీటీసీ ములుగుపాటి నీరజాసుధాకర్, మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాంబాబు నాయక్, వైఎస్సార్ సీపీ నాయకులు జి.రాజేష్ నాయుడు, రామరాజునాయక్, వెంపా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో మంత్రి వనిత గెలవాలని..

తిరుమల శ్రీవారిని మొక్కుకున్న వైఎస్సార్ సీపీ నేతలు



తిరుమల శ్రీవారి ఆలయ ఆవరణలో వైఎస్సార్ సీపీ నాయకులు రాజబాబు, తదితరులు



సుప్రభాత సేవ అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న మంత్రి వనిత

ద్వారకాతిరుమల: రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందాలని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు తిరుమల శ్రీవారిని శనివారం మొక్కుకున్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబు, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్, ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పెద్దిరెడ్డి పద్మజ్యోతి, మానుకొండ సుబ్బారావు, ఆచంట అనసూయ, సర్పంచులు దాకారపు బంగారమ్మ, బండారు ధనలక్ష్మి, పోల్కంపల్లి అనీల్, పెద్దిన దిలీప్ తదితరులు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అదే సమయంలో సుప్రభాత సేవను ముగించుకుని ఆలయం నుంచి బయటకొచ్చిన మంత్రి వనితను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రి వనిత భారీ మెజారిటీతో గెలిచి, మళ్లీ మంత్రి పదవి చేపట్టాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలగా శ్రీరామ్ మూర్తి, వామిశెట్టి పరమేశ్వరరావు, ఆచంట సురేష్, యిమ్మడి నాగు, భోగరాజు సాయి కృష్ణ, దాకారపు అగ్గియ్య, ఉప్పల మునేశ్వరరావు, రుద్ర శివాజీ, దాసరి రాంబాబు, మటపర్తి పుల్లయ్య తదితరులున్నారు.

మద్ది అంజన్న సన్నిధిలో...



శ్రీవారి క్షేత్రం ఈవో త్రినాధరావుకి స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న మద్ది ఈవో కొండలరావు

జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారకాతిరుమల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన్ను ఈవో కొండలరావు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఏఈవో వాసు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు వలంటీర్లు



వలంటీర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు

కామవరపుకోట: ప్రభుత్వానికి, ప్రజలకు ముఖ్య వారధులు వలంటీర్లేనని వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు అన్నారు. మండలంలో శనివారం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్ బాబు అధ్యక్షతన, గ్రామ సచివాలయ వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి వలంటీరు వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకే అందజేయడంలో ముఖ్య వారధులు వలంటీర్లేనని, ఇంతటి బలమైన, అద్భుతమైన వలంటరీ వ్యవస్థ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, అనేక రాష్ట్రాలు వలంటరీ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని ముందుకుపోయే దిశగా ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇలాంటి వలంటరీ వ్యవస్థను టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, పచ్చ మీడియా వక్రీకరించడం సిగ్గుచేటని అన్నారు. మరలా ఇలాంటి గొప్ప పాలన కొనసాగాలన్న, సంక్షేమ పథకాలు అందించాలన్న, మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి, జెడ్పీటీసీ కడిమి రమేష్, చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్, కామవరపుకోట సర్పంచ్ కర్రిపోతు అనూష, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

16న బంద్‌ను జయప్రదం చేయండి



జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం: సంయుక్త కిసాన్ మోర్చా – కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఈనెల 16న తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్ – పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం ప్రజాసంఘాల కార్యాలయంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఏఐటీయూసీ, ఇఫ్టూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. 16వ తేదీ ఉదయం 11 గంటలకు జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రూట్‌లోని పాత పంచాయతీ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు రైతు కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో పి.సూర్యరావు, రమణరాజు, ఎం.జీవరత్నం, కేవీ రమణ, బి రాంబాబు. బి.ఏసుపాదం, అందుగుల ప్రభాకర్‌రావు, సి.విగ్నేష్. జి.సూర్యకిరణ్, తదితరులు పాల్గొన్నారు.

దేవులపల్లి రేషన్ దుకాణంలో తనిఖీలు



తనిఖీలు నిర్వహించిన సీఎస్‌డీటీ లక్ష్మి కుమారి

జంగారెడ్డిగూడెం రూరల్: దేవులపల్లి రేషన్ దుకాణంలో శనివారం జంగారెడ్డిగూడెం సీఎస్ డీటీ లక్ష్మీకుమారి తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ బియ్యం 12,605 కేజీలు తక్కువ ఉన్నట్లు గుర్తించి డీలర్ కొలుకులూరి ఝాన్సీ, నామినిగా ఉన్న కొలుకులూరి బాలాజీలపై 6ఎ కేసు నమోదు చేసినట్లు డీటీ లక్ష్మి కుమారి తెలిపారు.

మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు

ఏలూరు (ఆర్ఆర్‌పేట): ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్‌వీఆర్ వరప్రసాద్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఏలూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ గతేడాది రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తమ ఆర్టీసీకి చెందిన 100 మంది రక్తదానం చేశారని, ఈ ఏడాదీ ఎక్కువ సంఖ్యలో కార్మికుల పాల్గొన్నారని తెలిపారు. ఈ శిబిరంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి 100 మంది పైగా కార్మికులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి, నూజివీడు డిపో మేనేజర్ సీహెచ్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సాక్షి
సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
పోలవరం డివిజన్
9951602915 (పోలవరం)
9505508399 (చింతలపూడి)
Office mail : tpgadvt@gmail.com